క్లుప్తంగా

క్రీడా ప్రాంగణం ప్రారంభం



నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్(ఒకటవ డివిజన్) ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని బుధవారం కార్పొరేటర్ కోర్వ లలిత గంగాధర్ ప్రారంభించారు. ఈ క్రీడా ప్రాంగణంలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ కోర్టులను ఏర్పాటు చేసినట్లు కార్పొరేటర్ తెలిపారు. విద్యార్థులు, గ్రామ యువకులు ఈ క్రీడా ప్రాంగణాన్ని ఉపయోగించుకుని క్రీడాల్లో రాణించాలని కోరారు. నుడా డైరెక్టర్ ముస్కె సంతోష్, మున్సిపల్ డీఈ సుదర్శన్‌రెడ్డి, ఏఈ సుభాష్, ఎస్ఎంసీ చైర్మన్, గ్రామస్తులు పాల్గొన్నారు.

శ్రీరాంనగర్ తండాలో కంటి వెలుగు శిబిరం



మోపాల్(నిజామాబాద్‌రూరల్): మండలంలోని శ్రీరాంనగర్ తండా గ్రామపంచాయతీలో బుధవారం కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీటీసీ అను సంగ్యానాయక్‌తో కలిసి సర్పంచ్ పరశురాం ప్రారంభించారు. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. 18ఏళ్లు పైబడిన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆరు రోజుల పాటు శిబిరం కొనసాగుతోందని తెలిపారు. తండా పెద్దలు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.



డిచ్‌పల్లి: మండలంలోని కొరట్‌పల్లి గ్రామంలో కంటివెలుగు శిబిరాన్ని బుధవారం సర్పంచ్ నీరడి శ్రీజ ప్రమోద్ ప్రారంభించారు. ఉప సర్పంచ్ నవీన్‌రెడ్డి, ఎంపీటీసీ గోదావరి, కార్యదర్శి నాగేష్, వార్డు మెంబర్లు, వైద్యురాలు డాక్టర్ లలిత, సమత తదితరులు పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ వలంటీర్లకు అభినందన




తెయూ(డిచ్‌పల్లి): హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం మనాలిలో ఇటీవల జరిగిన అడ్వెంచర్ క్యాంప్‌లో పాల్గొని ప్రతిభ చూపిన తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ వలంటీర్లను బుధవారం వీసీ ప్రొఫెసర్ రవీందర్ అభినందించారు. క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని అడ్వెంచర్ క్యాంప్‌లో ప్రతిభ చూపడం హర్షణీయమని వీసీ ప్రశంసించి, వారికి సర్టిఫికెట్లు అందజేశారు. తెయూ ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ రవీందర్‌రెడ్డి, కంటిజెంట్ లీడర్ ప్రవంతి, జూనియర్ అసిస్టెంట్ సురేష్, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన ఆలయ వార్షికోత్సవాలు



డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ ఆలయంలో బుధవారం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా 108కలశాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు సాయిసంపత్ ఆధ్వర్యంలో కాశీ విశ్వనాథ, అన్నపూర్ణదేవీ కల్యాణం నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.



అభివృద్ధి పనులకు భూమిపూజ

వేల్పూర్: పచ్చలనడ్కుడలో పలు అభివృద్ధి పనులకు మండల బీఆర్ఎస్ నాయకులు బుధవారం భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ బీమజమున, జెడ్పీటీసీ అల్లకొండ భారతి, సర్పంచ్ గంగారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ నల్ల రమేశ్ తదితరులు ఉన్నారు.

విఠలేశ్వర్ కాలనీలో వసతుల లేమి?

- అధ్వానంగా రోడ్లు, డ్రైనేజీలు
- ఇబ్బందుల్లో ప్రజలు
- పట్టించుకోని కార్పొరేషన్ అధికారులు





విఠలేశ్వర్ కాలనీలో రోడ్డు పక్కన పారుతున్న మురికి నీరు.. అధ్వానంగా మారిన మట్టిరోడ్డు

నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్(ఒకటవ డివిజన్) విఠలేశ్వర్ కాలనీలో కనీస మౌలిక వసతులు లేకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ ఏర్పడి 20సంవత్సరాలు పైనే అవుతున్నా.. నేటికి అభివృద్ధికి నోచుకోవడం లేదు. మున్సిపల్ కార్పొరేషన్‌లోని అన్ని కాలనీల్లో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతుండగా తమ కాలనీ గురించి ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోవటంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికీ మట్టిరోడ్లే దిక్కు..

విఠలేశ్వర్ కాలనీని గత మున్సిపల్ ఎన్నికలకు ముందు మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేశారు. దీంతో కాలనీవాసులు ఇక తమ కాలనీలో రోడ్లు, మురుగుకాల్వలు, మంచినీటి పైప్‌లు, వీధి లైట్లు తదితర మౌలిక వసతులు సమకూరుతాయని ఆశించారు. కానీ ఏళ్లు గడుస్తున్నా.. కాలనీవాసులకు నిరాశే ఎదురయ్యింది. కాలనీలో ఇప్పటివరకు మట్టిరోడ్లే ఉన్నాయి. కొన్ని వీధుల్లో ఆ మట్టిరోడ్లపై నడిచే అవకాశమే లేకుండా ఉంది. డ్రెయినేజీలు లేకపోవటంతో ఎక్కడి మురుగునీరు అక్కడే నిల్వ ఉంటోంది. ఫలితంగా దోమలు వ్యాప్తి చెంది, రోగాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీవాసులకు ఇప్పటివరకు మంచినీటి రుచి అంటే ఏమిటో తెలియదు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

కాలనీలో అభివృద్ధే లేదు..



విఠలేశ్వర కాలనీలో గత 20 ఏండ్లుగా ఉంటున్నాం. ఇప్పటివరకు ప్రభుత్వం మాకు ఎటువంటి అభివృద్ధి పనులు చేయటం లేదు. ఇంటి ట్యాక్స్‌లు కడుతున్నా.. అధికార యంత్రాంగం రోడ్లు, డ్రెయినేజీలను నిర్మించటంలేదు.
–ప్రభు, కాలనీవాసి

మంచినీళ్లు రావు..



మా కాలనీలో మంచినీటి రుచి అంటే ఏమిటో తెలియదు. ఇప్పటికీ నీళ్లు కొనుక్కుని తాగుతున్నాం. కార్పొరేషన్‌లోని అన్ని కాలనీల్ని మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ఇస్తుంటే మా కాలనీకి మాత్రం బోర్ నీళ్లు సప్లయ్ చేస్తున్నారు.
– సంగీత, కాలనీవాసి

రోడ్లు లేవు..



మా కాలనీలో ఇప్పటివరకు ఒక్క రోడ్డు వేయలేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. కనీసం నడిచేందుకు సైతం పనికివచ్చేలా లేదు. రోడ్లు వేయాలని పాలకులకు ఎన్నోసార్లు తెలిపిన పట్టించుకోవటంలేదు.
–జీవన్, కాలనీవాసి

దోమలతో ఇబ్బందులు..



మా కాలనీలో మురుగునీరు బయటకు పారడానికి డ్రెయినేజీలు లేవు, ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచి ఉండటంతో దోమలు విజృంభిస్తున్నాయి. దీని వల్ల తాము అనారోగ్యానికి గురవుతున్నాం. కనీసం ఇచ్చా డ్రెయినేజీలు తీస్తే నీరు బయటకు వెళ్తుంది.
–బాలాజీ, కాలనీవాసి

అటెన్షన్ ప్లీజ్..

శిథిలావస్థలో స్వాగత ద్వారం



గుండారం గ్రామశివారులోని స్వాగత ద్వారం

నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామ శివారులో కొన్నేళ్ల క్రితం నిర్మించిన స్వాగత ద్వారం శిథిలావస్థకు చేరుకుంటోంది. ద్వారం పైభాగం పెచ్చులూడుతూ కిందపడుతున్నాయి. దీనికింది నుంచి నిత్యం ఎన్నో వాహనాలు, ఎంతోమంది ప్రయాణిస్తుంటారు. పెచ్చులూడి కిందపడే సమయంలో ఎవరైనా ఉంటే ప్రమాదం జరుగవచ్చని గ్రామస్తులు పేర్కొంటున్నారు. పాలకవర్గం స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

ప్రశ్నించాల్సిన అధికారి పేరు: సుధాకర్‌రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గుండారం

ఫోన్ నంబర్ : 9390968068

ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలి



వినతిపత్రం అందజేస్తున్న వైఎస్ఆర్‌టీపీ నేతలు

సుభాష్‌నగర్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.91లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని వైఎస్ఆర్‌టీపీ జిల్లా అధ్యక్షుడు గౌతం ప్రసాద్ నింబూరి డిమాండ్‌చేశారు. వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని సూపరింటెండెంట్‌కు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా గౌతం ప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 9ఏళ్లు పూర్తి కావస్తోందని, ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీతో రాష్ట్రంలో 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, లేకపోతే నిరుద్యోగులతో కలిసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు తిరుపతిరెడ్డి, బుస్సాపూర్ శంకర్, నాయకులు మోహన్, లావణ్య, దినేష్, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన వీడీసీ సభ్యులు



ఎమ్మెల్యేతో మాట్లాడుతున్న వీడీసీ సభ్యులు

సిరికొండ: హైదరాబాద్‌లో బుధవారం టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను తూంపల్లి గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కలిశారు. ఈసందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను వారు ఎమ్మెల్యేకు వివరించారు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు మల్లేష్‌యాదవ్, వీడీసీ సభ్యులు భూమయ్య, రాజేశ్వర్‌గౌడ్, సాయన్న, బుచ్చన్న, మోజీలాల్ పాల్గొన్నారు.

స్తంభం మార్చినందుకు డబ్బులు డిమాండ్

- విద్యుత్‌శాఖలో జేఎల్ఎం హల్‌చల్
- సంబంధంలేని ప్రాంతానికి వెళ్లి డబ్బులు వసూలు
- రూ. 35వేలు తీసుకుని పంచుకున్న వైనం

నిజామాబాద్ నాగారం : నిజామాబాద్ నగరంలోని గాయత్రినగర్‌లో స్తంభం మార్చినందుకు డబ్బులు వసూలు చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని గాయత్రినగర్‌లో ఓ ఇంటికి నిర్మాణానికి తుప్పుపట్టిన విద్యుత్ స్తంభం అడ్డుగా ఉండడంతో ఆ ఇంటి యజమాని సంబంధిత విద్యుత్ శాఖాధికారులకు విన్నవించారు. దీంతో సంబంధిత సెక్షన్ అధికారి విద్యుత్ సంస్థ నిధులతో పనులు పూర్తి చేయించారు. అయితే మూడు సెక్షన్లకు ఉన్నతాధికారికి ఈ స్తంభం మార్చిన విషయం తెలిసి వెంటనే ఆ ఏరియాకు సంబంధం లేని ఓ జేఎల్ఎంను సదరు ఇంటికి డబ్బు వసూళ్లకు పంపారు. స్తంభం మార్చినందుకు రూ. 35 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఇంటి యజమాని డబ్బు ఇచ్చేశారు. అయితే ఈ విషయం స్థానిక కార్పొరేటర్‌కు తెలియడంతో మొదట స్తంభం మార్చిన అధికారులను ఆయన ప్రశ్నించాడు. అయితే తాము ఎలాంటి డబ్బులు తీసుకోలేదని వారు స్పష్టం చేశారు. అనంతరం ఓ జేఎల్ఎం డబ్బులు వసూలు చేశాడని తెలుసుకుని ఆయనపై సీరియస్ అయ్యారు. దీంతో ఆ జేఎల్ఎం మూడు సెక్షన్ల ఇన్‌చార్జికి ఈ విషయాన్ని తెలియజేసి అనంతరం వారిద్దరు కలిసి సదరు ఇంటి యజమానికి రూ. 30 వేలు వెనక్కి ఇచ్చి మిగిత డబ్బులు నొక్కేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై జిల్లాస్థాయి అధికారి ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

సామాజిక న్యాయం కోసం పోరాడుదాం



ఖలీల్‌వాడి: దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, కుల వివక్షలకు వ్యతిరేకంగా పోరాడుదామని, ప్రజల పక్షాన పోరాడే ప్రజా సంఘాలకు అండగా కార్మికవర్గం నిలవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పేర్కొన్నారు. నగరంలోని నాగారంలో బుధవారం సామాజిక ఉద్యమ నిధి సేకరణ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలోని అన్ని రకాల పీడన, దోపిడీల నుంచి సంపూర్ణ విముక్తి కోసం సీఐటీయూ నిలబడుతుందన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, సామాజిక న్యాయం, మత సామరస్యం, ఫెడరలిజం వంటి రాజ్యాంగంలో ఉన్న మూలు స్తంభాల రక్షణ కోసం సీఐటీయూ నిరంతరం పోరాడుతుందన్నారు. జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ, ఫారుక్, కాలుజాన్, రాధిక, జరీనా, యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.

బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోండి



బ్యాంకును ప్రారంభిస్తున్న సీజీఎం మన్మోహన్‌గుప్తా

సిరికొండ: బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని, బ్యాంకును అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ జనరల్ మేనేజర్ మన్మోహన్ గుప్తా అన్నారు. మండలంలోని కొండాపూర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంకు శాఖ ప్రారంభోత్సవానికి సీజీఎం ముఖ్య అతిథిగా హాజరై బ్యాంకును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మా బ్యాంకు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దేశంలోనే రెండో అతి పెద్ద బ్యాంకు అని తెలిపారు. కొండాపూర్‌లో ప్రారంభించిన శాఖ హైదరాబాద్ జోన్‌లో 398ది కాగా, తెలంగాణ నార్త్ రీజియన్‌లో 56వ శాఖ అని తెలిపారు. బ్యాంకులో ప్రతి ఒక్కరు ఖాతా తెరిచి లావాదేవీలు జరిపి, డిపాజిట్లు చేసి బ్యాంకును అభివృద్ధిలోకి తేవాలని సూచించారు. సిరికొండ బ్యాంకులో ఏటీఎం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని విలేకరులు సీజీఎం దృష్టికి తీసుకెళ్లగా తొందర్లోనే ఏటీఎంను ప్రారంభిస్తామని తెలిపారు. ఎస్‌డీజీఎం గోవింద్ ప్రసాద్ వర్మ, రీజనల్ హెడ్ చంద్రశేఖర్, మేనేజర్ మల్లేష్, సర్పంచ్ రమేష్, ప్యాక్స్ వైస్ చైర్మన్ అబ్బాస్, బ్రాంచ్ మేనేజర్ జయప్రకాష్, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

సంక్షిప్తం

జిల్లా అధ్యక్షులకు సన్మానాలు..



సిరికొండ: మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌ను బుధవారం హైదరాబాద్‌లో మండల బీఆర్ఎస్ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాన్‌సింగ్‌నాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ సంగ్లునాయక్, నాయకులు బాల్‌సింగ్, బాలకిషన్ పాల్గొన్నారు.



సిరికొండ: మండల కేంద్రంలో బుధవారం యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మహిపాల్ యాదవ్‌ను సంఘ సభ్యులు సన్మానించారు. సంఘం నాయకులు బోయిడి ప్రకాష్, రాజుల గంగాధర్, రవియాదవ్, సుమన్, రాజలింగం పాల్గొన్నారు.

కంటి వెలుగు సిబ్బందికి..

నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామంలో బుధవారం కంటి వెలుగు శిబిరం ముగిసింది. ఈసందర్భంగా వైద్య సిబ్బందిని గ్రామ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. సర్పంచ్ లక్ష్మణ్‌రావు, ఉప సర్పంచ్ శంకర్‌రెడ్డి, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత

బాల్కొండ: మండలంలోని పలు గ్రామాల్లో గల బాధిత కుటుంబాలకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బుధవారం మండల బీఆర్ఎస్ కార్యాలయం వద్ద పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్‌రెడ్డి పంపిణీ చేశారు. వైస్ ఎంపీపీ శ్రీకాంత్, సర్పంచ్ బూస సునీత, ఉప సర్పంచ్ వాహబ్, కో–ఆప్షన్ సభ్యుడు ఫయాజ్, తదితరులు పాల్గొన్నారు.

రంజాన్ కానుకల పంపిణీ

రుద్రూర్: సులేమాన్‌నగర్‌కు రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం సరాఫరా చేసిన కానుకలు(తోఫా) బుధవారం లబ్ధిదారులకు స్థానిక సర్పంచ్ ఖాదర్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల మాజీ కోఆప్షన్ సభ్యుడు దస్తగిరి, బీఆర్ఎస్ అధ్యక్షుడు షేక్ హబీబ్, మజీద్ కమిటీ సదర్ షాదుల్ పాల్గొన్నారు.

సమాచారం..

నేడు నగరానికి ఎంఐఎం అధినేత రాక

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌కు ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నేడు రానున్నట్లు ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు షకీల్ అహ్మద్ పాషా, డిప్యూటీ మేయర్ ఇద్రిస్‌ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని కచ్‌యాన్ మసీద్‌లో గురువారం మధ్యాహ్నం 2గంటల నుంచి 3:30గంటల వరకు ఖురాన్‌తోపాటు దానిపై విశ్లేషణ ఉంటుందన్నారు. అలాగే సాయంత్రం ఎంఐఎం ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ విందులో ఒవైసీ పాల్గొంటారని తెలిపారు. ఇఫ్తార్ విందులో అందరూ పాల్గొవాలని కోరారు.

ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి



నిజామాబాద్‌నాగారం: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రముఖ జనరల్ ఫిజీషియన్ చిటిమిల్ల సంతోష్ కుమార్ పేర్కొన్నారు. నగరంలోని బాలికల ఐటీఐ కళాశాలలో బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ యువశక్తి ఆధ్వర్యంలో ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సంతోష్ కుమార్ హాజరై మాట్లాడారు. యువత ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలన్నారు. సీపీఆర్ గురించి విద్యార్థులకు తెలిపారు. ప్రిన్సిపాల్ లక్ష్మణ్, ట్రైనింగ్ ఆఫీసర్ రాజారెడ్డి, యువశక్తి కార్యదర్శి డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, కోశాధికారి జగన్ మోహన్, దారం గంగాధర్, సుభాష్ పద్మ, నాగరాజు పాల్గొన్నారు.

బంగారం ధరలు (10గ్రాములు)

24 క్యారెట్స్	60,050	వెండి (కిలో)	74,000
22 క్యారెట్స్	55,361		– నిజామాబాద్ బిజినెస్

కూరగాయల ధరలు (రూ.)

	హోల్‌సేల్	రిటైల్		హోల్‌సేల్	రిటైల్
టమాట	8	16	క్యాప్సికం	40	60
బెండకాయ	40	60	గాజరుగడ్డ	10	20
బీరకాయ	40	60	పచ్చిమిర్చి	35	55
దొండకాయ	15	30	దోసకాయ	10	20
బీర్నిసుకాయ	50	70	ఆలుగడ్డ	15	30
కాకరకాయ	40	60	గోబిగడ్డ	10	20
వంకాయ	25	60	గోబిపువ్వు	20	40
పాలకూర	20	40	బీట్‌రూట్	20	40
మెంతికూర	40	60	గోరు చిక్కుడు	50	70
కొత్తిమీర	40	60	చిక్కుడుకాయ	40	60
పుదీనా	25	50			– ఇందూరు

మాంసం ధరలు (రూ.)

చికెన్	ధరలు (కిలోకు)	డ్రెస్సిడ్	220
		లైవ్	180
స్కిన్‌లెస్	260	మటన్	750

టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలి



తెయూ(డిచ్‌పల్లి): టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని, పేపర్ లీకేజీలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా సమగ్ర విచారణ జరిపించి, నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. తెయూలో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి, అవినీతికి పాల్పడిన అధికారులను తొలగించి, టీఎస్పీఎస్సీ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, విద్యార్థి, నిరుద్యోగుల జీవితాలకు భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్, పీవైఎల్ నాయకులు కిషన్, నరేందర్, తెయూ పీడీఎస్‌యూ అధ్యక్షుడు సంతోష్, జిల్లా కార్యదర్శి కర్క గణేష్, ఉపాధ్యక్షుడు అషుర్, ఎంఎస్ఎఫ్, ఏఎస్ఏ నాయకులు సురేష్, రమణ, చక్రి పాల్గొన్నారు.

వెండితెర తెలుగు/హిందీ/ఇంగ్లిష్



ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ (గీతా ఏషియన్)
స్క్రీన్–1– దసరా–(తెలుగు),1.10,4.15 7.20,10.25
స్క్రీన్–2– రావణాసుర–(తెలుగు),10.45
మీటర్ –(తెలుగు),1.35
ది పోప్స్ ఎక్సార్సిస్ట్–(ఇంగ్లీష్),4.40
దేశముదురు –(తెలుగు) –2డీ, 7.25,10.30
స్క్రీన్–3– రావణాసుర–(తెలుగు)– 1.40,4.30,7.20,10.20

పీవీఆర్ మల్టీప్లెక్స్ (వేణు మాల్)
స్క్రీన్–1– రావణాసుర –(తెలుగు) –10.00, 1.05,4.10,7.15,10.20
స్క్రీన్–2 – మీటర్–(తెలుగు) –1.25,4.15
దసరా –(తెలుగు)– 7.05,10.20
స్క్రీన్–3– జాన్‌విక్ చాప్టర్–4 (ఇంగ్లీష్)–12.40
భోళా–(హిందీ)–2డీ –4.10
మీటర్–(తెలుగు)–7.20;10.10
స్క్రీన్–4– రావణాసుర –(తెలుగు),12.00
2డీ–ది సూపర్–ఎం–(ఇంగ్లీష్) ,3.05,7.45
ది పోపెస్ ఎక్సారా–(తెలుగు),5.20,10.00

దేవి	రావణాసుర
నటరాజ్	మీటర్
లలితామహల్	దసరా
విజయ్	బలగం